Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 73

(Mar. 18, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 73

(Mar. 18, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 18-3-47 మంగళవారం [సంచిక 73

బకింగ్‌హామ్ మిల్లు కార్మికుల సమ్మె

మద్రాసులో మీటింగులపై నిషేధం

మద్రాసు, మార్చి 16

నగరంలో 15 రోజులవరకు మీటింగులు ఊరేగింపులు నిషేధిస్తూ పోలీసు కమీషనరు 41 వ సెక్షను క్రింద ఆజ్ఞలు జారీచేశారు. బకింగ్‌హామ్ కర్నాటిక్ మిల్లు కార్మికుల సమ్మె సందర్భంలో ఈ ప్రకటన చేశారట.

పాలస్తీనాలో మార్షల్లా రద్దు

[illegible], మార్చి 16

రెండు వారాలక్రితం పాలస్తీనాలో [illegible] వగా నివసిస్తున్న ప్రాంతాలలో మార్షల్లా [illegible]. ఈమార్షల్లా రేపు (17 వ తేదీ) [illegible] చేయబడుతుందని పాలస్తీనా ప్రభుత్వం [illegible].

పంజాబ్‌లో శాంతిస్థాపనకు ప్రయత్నాలు

నెహ్రూ సంచారం; లీగ్‌కు జిన్నా ఆదేశం

అటక్ జిల్లాలో అధ్వాన్న పరిస్థితి

లాహోరు, మార్చి 16

పండిత నెహ్రూ ముల్తాన్‌కు వెళ్ళి మత సామరస్య స్థాపనకై హిందూ-ముస్లిం నాయకుల సంయుక్త శాంతి కమిటీని స్థాపించారు. హిందువుల, సిక్కుల ధన ప్రాణాలకు రక్షణ కల్పిస్తామని నవాబ్ మీహర్ అషిక్ హుస్సేన్ వాగ్దానం చేశాడు. రెండు మతాలవారూ కలిసి శాంతిస్థాపనకు పనిచేయాలని నిర్ణయించుకున్నారు.

నెహ్రూ లీగు, కాంగ్రెస్ స్థానిక నాయకులతో కలిసి బాధితప్రాంతాలను చూచారు. గత 48 గంటలలో కొత్త సంఘటనలు జరుగలేదని మిలిటరీ కార్యాలయంవారు నెహ్రూకు తెలియజేశారు. సేట్ కళ్యాణదాసును చంపి ఆయన ఇంటిని సంపూర్ణంగా కాల్చివేసిన చోట్లను నెహ్రూ చూచారు. ఆ యింటిలోనే రౌడీలు కిష్టూను కొట్టారు. ముల్తాన్ నుండి పాయంత్రానికి నెహ్రూ తిరిగి లాహోరుకు చేరుకున్నారు.

"మతకలహాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అమాయకులను ఖూనీచేయడం హేయమైన పని. ఇలాంటి పనితో ఎవరికీ లాభంలేదు సరికదా, అందరికీ అపారనష్టం కలుగుతుంది.

"ముస్లిములు అధిక సంఖ్యాకులుగా ఉన్నారు కాబట్టి, ఇతర మైనారిటీలను కాపాడడం మన ధర్మం. మీరు కాందిశీకులను వెనక్కు రప్పించేందుకు, వారిలో నమ్మకం కలిగించేందుకు ప్రయత్నించాలి."

శాంతి స్థాపనకు లీగు నాయకులు చేసిన విజ్ఞప్తి కరపత్రాలతోపాటు రాష్ట్రంలో తిరిగి ప్రచారం చేసేందుకు కొన్ని లీగు వాలంటీరు దళాలను ఏర్పరచారు.

అబ్దుల్ రబ్ నిష్తార్ కూడ లాహోరు వచ్చారు. ఆయన మత సామరస్యానికి తీవ్రంగా ప్రయత్నించవలెనని చెప్పారు. రాష్ట్రంలో మూడురోజులు సంచారం చేస్తారు. తనతో హిందూ నాయకులు రావడంలేదని, వస్తే సంతోషంతో కలిసి తిరుగుతానని ఒక విలేఖరికి నిష్తార్ తెలియజేశారు.

పంజాబు బాధితుల నిధి

సర్దార్ పటేల్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, మార్చి 16

సర్దార్ పటేల్ ఈ దిగువ ప్రకటన చేశారు.

"గత రెండు వారాలుగా పంజాబులో విపరీతంగా మతకలహాలు జరిగాయి. ఇంతకు ముందెన్నడూ కనివిని ఎరుగని రీతిగా, ఖూనీలు, తగులబెట్టడం, దోపిడీలు జరిగాయి. ఈ పశుచర్యలకు గురిఅయిన అమాయక ప్రజలకు వెంటనే సాయపడవలసి ఉన్నది. తమ కుటుంబపోషకులు చనిపోయిన కుటుంబాలు వేలకొలంది ఉన్నవి. బాధితులు చాలమంది ఆస్తులు పోగొట్టుకున్నారు. తలదాచుకునేందుకు ఇళ్ళు కూడా లేవు.

"ఎంతో బ్రహ్మాండమైన సహాయ కార్యక్రమం జరగాలి. సాయం ఉపయోగపడాలంటే వెంటనే తగినంత చేయాలి. వేలకొలదిగా ఉన్న బాధితుల సహాయార్థం విరాళాలివ్వాలని చాలమంది అడుర్దాపడుతున్నారు. కాంగ్రెస్ కోశాధికారి హోదాతో ఇందుకై నేనొక "పంజాబు బాధితుల నిధి"ని ఏర్పరుస్తున్నాను.

"వెంటనే విరాళాలను నెం. 1 ఔరంగాజాదు రోడ్డు, న్యూఢిల్లీకి పంపాలని కోరుతున్నాను."

లాహోరులో కూడ పంజాబు సహాయక కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ కోటిరూపాయల సహాయనిధిని సేకరించ నిశ్చయించి, ఒక విజ్ఞప్తిని ప్రకటించింది.

పంజాబుకు గాంధీజీ రావాలి

పంజాబు సోషలిస్టుపార్టీ కార్యదర్శి గాంధీజీకి ఈ దిగువ విజ్ఞప్తి చేశారు: "పరిస్థితి విషమించకుండా ఉండాలంటే వెంటనే మీరు రావాలి. ఈ ఘోరాలను మీరొక్కరే ఆపగలరు."

లీగునాయకుల పర్యటనప్రచారం

రావల్పిండి, మార్చి 16

లీగునాయకులు మందోట్ ఖాన్, గజన్‌ఫర్ ఆలీ ఖాన్, మియా ఇఫ్తికారుద్దీన్ ఈరోజు మతసామరస్య ప్రచారానికై ఇక్కడికి వచ్చారు. [illegible] సభలో వీరు ఉపన్యసించారు. వారిని దళాలుగా గ్రామాలకు వెళ్ళి శాంతిస్థాపనకు పనిచేయమని చెప్పారు. వారికి ఖులా అన్నారు.

శాంతి స్థాపనకు కృషి చేయాలని జిన్నా ఆదేశం

ఇతరపార్టీలతోను సహకరిస్తుంది

పంజాబు లీగుకార్యదర్శి వివరణ

బొంబాయి, మార్చి 17

పంజాబు లీగు కార్యదర్శి మియా ముంతాజ్ దౌల్తానా ఇక్కడికివచ్చి జిన్నాతో సంప్రదించాడు. లాహోరుకు తిరిగివెడుతూ అ. ప్రె. విలేఖరికి దౌల్తానా ఇలాచెప్పాడు.

"పంజాబు దారుణపరిస్థితిని జిన్నాకు తెలియజేసేందుకు వచ్చాను. ఆయన నాకు రెండు ఆజ్ఞలిచ్చాడు: ఒకటి: వెంటనే రాష్ట్రంలో శాంతిస్థాపనకు పంజాబు ముస్లిం లీగు సంపూర్ణంగా ప్రభుత్వంతో సహకారం చేయాలి. ఈ సామరస్యాన్ని ఆశయంగా పెట్టుకుని పనిచేసే ప్రతిపార్టీతోనూ సంపూర్ణంగా సహకారం చేయాలి. రెండు: పంజాబులోని మైనారిటీలను రక్షించడం ముస్లిముల ధర్మం.

"ఈ ఆశయాలకోసం పంజాబు లీగు ముస్లిం లందరినీ సమీకరిస్తుంది. హిందూ సిక్కు మైనారిటీల యోగక్షేమాలను కాపాడడం మా ప్రప్రథమ కర్తవ్యమని భావిస్తున్నాము.

"ఇతర పార్టీల సహకారంతో శాంతిని ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పడం లీగు ప్రధాన కర్తవ్యం. అందరూ తమ రాజకీయ వివాదాలను, ఆశయ విభిన్నతలను అణచుకొని పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

లీగు ఉద్యమం మంత్రివర్గాన్ని కూల్చదలపలేదు

"ఇప్పుడీ తగాదా రేకెత్తడానికి ఏయేపార్టీ లెలా పనిచేశాయో తెలుసుకోవాలి. గత ఎన్నికలైనంతర్వాత మెజారిటీ ముస్లింలకు పాలనలో స్థానం లేకపోయింది. మాటికి 67 వంతులున్నవారిని 43 వంతులున్నవారు పాలించారు. అయినా లీగు శాంతియుతంగా మాత్రమే అసమ్మతి తెలిపింది.

"లీగు ఉద్యమం కేవలం పౌరహక్కుల కొరకే నడిపాము. మంత్రివర్గాన్ని పడగొట్టేందుకు కాదు. మెజారిటీ పార్టీకి అధికార మివ్వవలసిన అగత్యమున్నదని తాను రాజీనామా ఇస్తున్నట్లు ఖిజర్ హయత్‌ఖాన్ ప్రకటించాడు. ఇందులో లీగు ఒత్తిడిచేసి రాజీనామా ఇప్పించిందేమీ లేదు.

"ఖిజర్ రాజీనామా ఇస్తూనే లీగు మంత్రివర్గం ఏర్పరచాలనుకుంది. ఇంతలోగా హిందువులు సిక్కులు లీగు మంత్రివర్గాన్ని ప్రతిఘటిస్తామన్నారు. లీగు సాధ్యమైనంత విశాలమైన ప్రాతినిధ్యంతో మంత్రివర్గం ఏర్పరచాలనుకుంది.

"హిందువుల, సిక్కుల అదేపనిగా కొట్లాటలు రెచ్చగొట్టారు. సరే తర్వాత దానిని ఆపడం అందరికీ అసాధ్యమయింది. ఇది అందరికీ నష్టంగా పరిణమించింది.

"లీగు ఏ బెదిరింపులకూ లొంగిపోదు. పంజాబు ముసల్మానులకు న్యాయంగా రావలసిన భాగాన్ని ఏ కొంచెం కూడ జారవిడువదు. మా హక్కులను మేము రక్షించుకోగలం."

చల్లపల్లి ఎస్టేటులో అరెస్టులు

చల్లపల్లి, మార్చి 16

చల్లపల్లి జమీందారు తొత్తులైన వేములపల్లి వెంకటనారాయణ సహాయముతో చల్లపల్లి సబ్‌ఇన్‌స్పెక్టరు రిజర్వుపోలీసులతో జువ్వలపాలెం, అముదార్లంక మొదలగు గ్రామాలలో 12 మంది రైతుల నరెస్టు చేశారు. ఈ అరెస్టులు లంకరైతుల వుద్యమ సందర్భంలో జరుపబడినవి. రిజర్వు పోలీసులు, జమీందారు అనుచరులు ఇండ్లదగ్గర నున్న స్త్రీలను దుర్భాషలాడారు. పోలీసులు శ్రీ కుడిపూడి లింగయ్య అను రైతును లాఠీలతో తీవ్రముగ కొట్టారు. చల్లపల్లి తీసుకొనిపోవుచూ దారిలో నడకుదురులో అరెస్టుచేయబడినవారిని మంచినీళ్ళు కూడా త్రాగనివ్వలేదు. నడకుదురు, పోటిగడ్డ గ్రామాలలో వీరిని పోలీసులు దారిలోనుండి దింపి నడిపించారు.

అటక్ జిల్లాలో దారుణ సంఘటనలు

మిలిటరీ కాల్పులు; గ్రామాల విధ్వంసన

లాహోర్, మార్చి 16

అటక్ జిల్లాలో కొట్లాటలు ఆగలేదు పిండిగెబ్ ప్రాంతమంతా వ్యాపించాయి. హిందువులు చుట్టుపట్ల గ్రామాలను వదలి వెళ్ళిపోతున్నారు.

ఉద్రి, జాల్వార్ గ్రామాలలో యిళ్ళు-షాపులు తగులబెట్టారు; దోపిడీలు సాగుతున్నవి. అధ్వాల్‌పై రౌడీమూక దాడి చేసింది. మిలిటరీ కాల్పులు సాగించి వారిని తరిమివేశారు. దాజార్ అనేచోట విపరీతంగా ప్రాణనష్టం జరిగింది.

సుల్లా అనే ఊళ్ళో 50 యిళ్ళు దోచి, కాల్చివేశారు చాలమంది ఖూనీ అయ్యారు. కాందిశీకులు ఈ ప్రాంతాలనుండి వెళ్ళిపోతున్నారు.

ఝెలం జిల్లాలో కొంత శాంతి ఏర్పడుతున్నది. ఈప్రాంతంలో మిలిటరీ కాల్పులలో చాలమంది చనిపోయారు.

మిగతా ప్రాంతాలలో పరిస్థితి బాగుపడుతున్నదని, మిలిటరీ పంపుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది.

బ్రిటిష్ కుట్రకు లొంగరాదు

ప్రజలను పోరాటానికి సిద్ధపరచాలి

ఫార్వర్డుబ్లాకు కార్యవర్గ తీర్మానం

కలకత్తా, మార్చి 16

ఫార్వర్డుబ్లాక్ కార్యవర్గం అట్లీ ప్రకటనపై యీ క్రింది తీర్మానం యీ రోజు తయారు చేసింది:

"బ్రిటిష్ ప్రకటన 15 మాసాలు వ్యవధి తీసుకునేందుకు సామ్రాజ్యవాదులు వేసిన పన్నాగం. ఈలోగా వారు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి, జాతీయైక్యతను పాడుచేస్తారు. దేశమంతటా సంయుక్త రక్షణ పేర సైనిక కేంద్రాలను ఏర్పరచి, బ్రిటిషు వాణిజ్య వర్తకాలకు వ్యాయం కలుగజెయ్యాలంటూ బ్రిటిష్ పెట్టుబడితో దేశానికి ఉచ్చు తగిలించాలనే వారు కుట్రపన్నుతున్నారు. వీటన్నింటిమూలంగా తెరవెనుక బ్రిటిష్ సామ్రాజ్యవాదం పాతుకొని భారతదేశాన్ని పాలించడానికి వీలవుతుంది.

విప్లవానికి ఆయత్తులు కావాలి

"1947 జూన్ నాటికి బ్రిటన్ దేశాన్ని వదలనిపక్షంలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు విప్లవ శక్తులను సన్నద్ధం చేయాలని ప్రజలను కోరుతున్నాము. పోరాటంతో సాధించిన అధికారం రైతులకు కార్మికులకు చెందుతుందని, వారే తమ భవిష్యత్తును నిర్ణయించుకోగలరని ప్రకటించవలసిన సమయంవచ్చింది. నిజమైనస్వతంత్ర ప్రజాస్వామ్య ప్రభుత్వంక్రింద వర్గపీడనను అంతమొందించాలి.

మతంపేర విభజనకూడదు

"మతంపేర పంజాబునుగాని, బెంగాలునుగాని విభజించేందుకు మేము తీవ్రంగా అసమ్మతి తెలుపుతున్నాము. ఈ విభజనకు వ్యతిరేకంగా విప్లవకారులు, దేశభక్తులు పోరాటం సాగించాలి."

దేశ ప్రజలకు పిచ్చెత్తినట్లుంది

గఫార్‌ఖాన్ విజ్ఞప్తి

పాట్నా, మార్చి 16

ఖాన్ గఫార్‌ఖాన్, [illegible] దగ్గర జరిగిన బహిరంగసభలో [illegible] పించారు.

"భారతదేశం నేడు పిచ్చెత్తినట్లున్నది. మనమే మన ఇళ్లను తగులబెట్టుకోవడం చూస్తే నా హృదయం దొరవరుస్తున్నది. నేడు భారతదేశం అంధకారబంధురమైపోయింది. వెలుగుకోసం దిక్కుదిక్కులా పరికించి నిరాశ పొందుతున్నారు.

హిందువులు, ముస్లిములు, సిక్కులు వివిధ రాష్ట్రాలలో కొట్టుకుంటూండడం చూచి వేదన పడి, సామరస్యానికి పనిచేసేందుకే నేను ఇక్కడికి వచ్చాను.

"ఆవేశంతో సరిగా పని చేయలేక మరచిపోతున్నాము. బీహార్లో ఏం జరుగుతున్నదో, పంజాబులో ఏం జరుగుతున్నదో మీకు తెలుసు. పిశాచత్వాన్ని మీరు గుర్తించాలి.

"హిందూస్థాన్ అందరికీ మాతృభూమి. ఇక్కడే మనం శాశ్వతంగా కలిసి మెలిసి ఉంటాము. ఇది ఏకఖండం. ఇందులో అందరికీ సమాన సామరస్యముండాలి. నేడు మనం మానవత్వం మరచిపోతుండడం విచారకరమైన సంగతి. తమ మతానికి స్వతంత్రం [illegible] అపేక్షించేవారు, ఇతర మతాన్ని గౌరవించాలి. పిల్లలను, స్త్రీలను, వృద్ధులను [illegible] చేయడానికి ఏ మతంలోనూ స్థానంలేదు. మతాన్ని స్వార్థానికి ఉపయోగించుకోరాదు. ఇలాంటి ఆవేశాలవల్లనే హిందూస్థాన్ వినాశస్థితికి వచ్చింది."

ఇండియాపై పెత్తనానికి అమెరికా పన్నాగం

బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీ ప్రకటన

లండన్, మార్చి 17

మొన్న ట్రూమన్ చేసిన ప్రకటనను ఖండిస్తూ బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీ కార్యవర్గం ఈవేళ ఈ దిగువ ప్రకటన చేసింది:

"ఇండియాపై పెత్తనం సంపాదించడానికి అమెరికా సామ్రాజ్యవాదులు వ్యూహం పన్నుతున్నారు. దానిలో ఒకభాగమే గ్రీసు, టర్కీ ప్రభుత్వాలకు మిలిటరీ, ఆర్థిక సహాయం చేయాలనే నిర్ణయం.

"ప్రపంచ ప్రజాతంత్ర శక్తులన్నింటికీ ట్రూమన్ ప్రకటన ఒక సవాలు. ఈ విధానాన్నెదుర్కొని, దానిని పూర్తిగ ఓడించడం అత్యవసరం. లేకపోతే, అమెరికా దురాక్రమణవాదులు ప్రతి దేశంలో ముప్పు కలిగించకొని తీరుతారు.

బ్రిటిష్ ప్రభుత్వమే అవకాశం కలిగించింది

"అమెరికా పెట్టుబడిదారుల దురాక్రమణ తత్వం ఇంత తీవ్రరూపం దాల్చడానికి బ్రిటిష్ ప్రభుత్వమే అవకాశం కలిగించింది. బ్రిటన్ గ్రీసు నాక్రమించుకొని ఉండకపోతే, పని కట్టుకొని యూరప్‌లో అన్ని దేశాల్లోని అభివృద్ధి [illegible]. మద్దతు యివ్వకుండకపోతే, ఇంతదూరం రావడం [illegible] సాధ్యం కాకపోయేది.

బ్రిటనుకు ప్రమాదం

"ట్రూమన్ విధానం బ్రిటన్‌కు కూడా ముప్పు తెచ్చిపెడుతుంది. చర్చిల్ వంటి కన్సర్వేటివ్ పక్షాను దారా [illegible], లేబర్ ప్రభుత్వంపై దెబ్బ తీయడానికి ఈ విధానాన్ని తప్పక ఉపయోగిస్తారు. ఆర్థికంగా, రాజకీయంగా బ్రిటన్ తమపై పూర్తిగా ఆధారపడేలా చేసుకోడానికి ప్రయత్నిస్తారు.

ఇండియాపై కుట్ర

"ఇండియాలో [illegible] కుతున్న కొద్దీ బ్రిటిష్ ప్రభుత్వానికి మునపటిలా పెత్తనం [illegible] అసాధ్యమవుతుంది. [illegible] (వ. పేజీ)

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, CPT Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

1947 మార్చి 18 : మంగళవారం

డాలర్ రాక్షసుని కబంధ హస్తం

ట్రూమన్ ప్రకటన

ఒక వైపు అగ్రరాజ్యాల విదేశాంగ మంత్రులు మాస్కోలో సమావేశమయి జర్మనీ సంధి షరతులను గురించి చర్చించుతున్నారు. ఈసమయంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రూమన్, శాసనసభలో ఒక ముఖ్యమైన ఉపన్యాసం చేశాడు. అమెరికా సామ్రాజ్యవాదుల దురుద్దేశ్యం, దురాశలను బయటపెట్టాడు.

యూరపులోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ప్రజాస్వామ్యానికి ఆటంకంగావున్న నిరంకుశ ప్రభుత్వాలను రక్షించడానికి అమెరికా పూనుకుంటుందని స్పష్టపరచాడు. గ్రీసు, టర్కీ దేశాలలో కమ్యూనిస్టుల పలుకుబడిని విస్తరించకుండా చేయడానికి, ఆ దేశాలకు జూన్ 30 తేదీనాటికి 40 కోట్ల డాలర్ల డబ్బు, సలహాదార్లనూ, యుద్ధానికి అవసరమయిన ఆధునిక శస్త్రాస్త్రాలను పంపాలని కోరాడు.

ఈ ప్రకటనను పత్రికలన్నీ అమెరికా రణభేరి మ్రోగించిందనీ, ట్రూమన్ రష్యాతో కయ్యానికి కాలుదువ్వాడనీ పెద్ద శీర్షికలతో ప్రకటించాయి. ప్రపంచ శాంతిని కాంక్షించేవారంతా రెండవ ప్రపంచయుద్ధం పెట్టిన చిచ్చు యింకా పూర్తిగా చల్లారకముందే, శాంతిషరతులపై ఇంకా సంతకాలు జరుగకముందే, మళ్ళీ యీ బెడద ఏమిటని దిగ్భ్రాంతి చెందుతున్నారు. అధ్యక్షుడు ట్రూమన్ తనబండారంతో బయటపడడానికి కారణం ఏమిటా? అని విస్తుపోతున్నారు.

రెండవ ప్రపంచ సంగ్రామంనుంచి అమెరికా సామ్రాజ్యవాదం రాక్షసశక్తితో బయటపడింది. ప్రపంచ సామ్రాజ్యవాదులకు నాయకత్వం సంపాదించింది. ప్రపంచమంతటా అనేక కీలక స్థానాలలో నావికా, విమాన మిలిటరీ కేంద్రాలను నిర్మించింది. అటంబాంబు రహస్యాన్ని గుప్పెటేసి బిగించుకుంది. యుద్ధ ఫలితంగా చితికిపోయిన యూరపుదేశాలకు చైనాకు ఆహారం, వస్తువులు యుద్ధసామాగ్రి అందజేస్తూ తన రాజకీయ, ఆర్థిక పలుకుబడిని విస్తరింపచేయడానికి కృషి చేస్తూ వచ్చింది. ఆయాదేశాలలో అభివృద్ధి నిరోధకవర్గాలు ప్రజలను అణచివేసి, నిరంకుశ ప్రభుత్వాలను స్థాపించడానికి డాలర్ రాక్షసుని కబంధ హస్తం తోడ్పడుతోంది.

గ్రీసులో జర్మన్ దురాక్రమణదారులను ప్రజలు వీరోచితంగా పోరాడి తరిమివేశాక బ్రిటీషు సైన్యాలు దిగాయి. ప్రజలు తమకిష్టం వచ్చిన ప్రభుత్వాన్ని స్థాపించుకోనివ్వకుండా అడ్డుపడ్డాయి. ప్రమాదం వచ్చినపుడు పారిపోయిన తార్తిరాజాను, విద్రోహవర్గాలను దిగుమతిచేసి మళ్ళీ గద్దె ఎక్కించాయి. కాని గ్రీసు ప్రజలు, దేశభక్తులు విప్లవ పోరాటాన్ని సాగించుతూనే వున్నారు. అంతేకాక బ్రిటీషు సైన్యాలను గ్రీసునుంచి తొలగించాలని బ్రిటీషుకార్మికులు ఆందోళనచేస్తున్నారు. అందుచేత బ్రిటీషు ప్రభుత్వం ఇంక ఆ అప్పును తాము భరించలేమనీ, ఏప్రిల్ 1 వ తేదీనుంచి బ్రిటీషు సైన్యాలను తొలగించుతామని ప్రకటించింది.

ఆ అప్పును తామే భరించుతామనీ, గ్రీసు ప్రజారాజ్యస్థాపనకు అడ్డుపడి రాజరికాన్ని రక్షించుతామని ట్రూమన్ ప్రకటన హామీ ఇస్తోంది. అలాగే టర్కీ ప్రభుత్వానికి ఆర్థిక సాయంచేసి, సైన్యాలకు శిక్షణ యిచ్చి, మధ్యప్రాచ్య దేశాలలో కీలక స్థానంలో కూర్చుని బలిష్ఠశక్తులో సోవియట్‌పైకి దండయాత్ర తీయాలని అమెరికా సామ్రాజ్యవాదులు కుట్ర చేస్తున్నారు.

చైనాలో ఈవిధంగా అమెరికా ప్రభుత్వం కొమింటాంగు నిరంకుశ ప్రభుత్వానికి ఆయుధాలు, డబ్బు సప్లయిచేసింది. అంతర్యుద్ధాన్ని రెచ్చగొట్టింది. కాని ప్రపంచ ప్రజల ఆందోళనకు జంకి, సైన్యాలను ఉపసంహరించుకుంటామని ప్రకటించక తప్పలేదు. కాని ఆ నామమాత్రపు ఉపసంహార ప్రకటనతోనే కొమింటాంగు ప్రభుత్వపు దివాలాకోరుతనం బయటపడింది. యుద్ధరంగంలో కొమింటాంగు సైన్యాలు దెబ్బలు తింటున్నాయి. విదేశాంగ మంత్రుల సభలో మార్షల్ చైనాలో అమెరికా సైన్యాల విషయం చర్చించాలని పట్టుదలకుతున్నాడు.

అందుచేత అమెరికా సామ్రాజ్యవాదం దాటుగావుండి తన కబంధహస్తాన్ని చాచడానికి వీలుకలుగుటలేదు. తన కుట్రను రహస్యంగా సాగించడానికి వీలుపడుటలేదు. అందుచేత కమ్యూనిజం విస్తరించడం సహించమనే సాకుతో ఆయాదేశాలలో ప్రజాస్వామ్యానికి అడ్డుపడే విద్రోహశక్తులను రక్షించుతామని ట్రూమన్ బహిరంగంగా శపథం పూనాడు. మూడు నెలల్లో గ్రీసు, టర్కీలకు 40 కోట్ల డాలర్లు అప్పు యిస్తామని, సామగ్రిని సలహాదార్లను పంపుతామని బయటపడి చెప్పుకున్నాడు.

అంతేగాని, గ్రీసు ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి, అధికసంఖ్యాకుల ప్రభుత్వాన్ని రక్షించడానికి పూనుకొంటామను ట్రూమన్ చెప్పినమాటలు ఒట్టిమోసం. గ్రీసులో నేడున్న రాజరిక ప్రభుత్వం ప్రజామోదాన్ని పొందలేదనీ, బ్రిటీష్ సైన్యాల అండతోనే మనగలుగుతూందనీ బ్రిటీష్ కార్మికుల తరపున వెళ్ళిన రాయబార వర్గమే స్పష్టంగా ప్రకటించింది. అందుచేత అమెరికా సాయం పంపుతూంది, గ్రీసు డిమాక్రసీని కాపాడడానికి కాదు, నిరంకుశ ప్రభుత్వాన్ని కాపాడి ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పడకుండా చేయడానికే!

గ్రీసునుంచి విదేశ సైన్యాలను, విదేశీయుల జోక్యాన్ని తొలగించి, స్వేచ్ఛగా ఎన్నికలు జరుపుకోడానికి ప్రజలను, అవకాశమిస్తే వారే తమ కిష్టమైన ప్రభుత్వాన్ని స్థాపించుకుంటారు. అమెరికన్ బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు ప్రపంచ ప్రజలు చేయవలసిన సవాలు యిదే! అలాగే చైనానుంచి అమెరికా సైన్యాలను, ఇండో-చైనానుంచి ఫ్రెంచి సైన్యాలను, ఇండోనీషియానుంచి డచ్-బ్రిటిష్ సైన్యాలను, భారతదేశంనుంచి బ్రిటిష్ సైన్యాలను ఉపసంహరించమనండి. ఆయా దేశాల ప్రజలు తమ కిష్టమయిన ప్రభుత్వాలను స్వేచ్ఛగా ఎన్నుకుంటారు. అదొకటే ప్రజాస్వామిక పద్ధతి.

అది చేయనంతకాలం బ్రిటిష్, అమెరికా ప్రభుత్వాలు చేసే ప్రకటనలన్నీ కల్లిబొల్లి కబుర్లు. కమ్యూనిజం బూచినిచూపి మోసపుచ్చడానికి యెత్తుమాత్రమే. వెనుకబడిన దేశాలను దోచుకోడానికి సామ్రాజ్యవాదులు చేస్తున్న కుట్ర మాత్రమే.

సామ్రాజ్యవాదుల విధానం రెండుప్రపంచ సంగ్రామాలకు కారణమయింది. కోట్లకొలది ప్రజలు ఆహుతి అయ్యారు. అంతులేని ఆస్తినష్టం జరిగింది. ఆరుఏండ్ల యుద్ధంలో అనుభవాలు గడించిన ప్రపంచ ప్రజలు యింక సామ్రాజ్యవాదుల దగామాటలు నమ్మరు. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్న అమెరికా సామ్రాజ్యవాదుల కుట్రను చైతన్యంతో ఎదుర్కొంటారు. ప్రపంచ శాంతిని కాపాడగలరు. అని ఆశించుతాము.

అపరాలపై కంట్రోలు

మద్రాసు ప్రభుత్వ ఉత్తరువు

మద్రాసు, మార్చి 15

పెసలు, కందులు, మినుములుగాని, వీటి పప్పు, మాకలుగాని కలెక్టరుకు కలెక్టరు నియమించిన ప్రభుత్వోద్యోగులకు తప్ప యితరులకు అమ్మరాదని మద్రాసు ప్రభుత్వం ప్రకటించింది. వీటిని పండించిన రైతులుకూడ యితరులకు ఒక్కొక్కరికి ఒక పడి (1½ సేరు) కి మించి అమ్మరాదు. అదైనా తన పంటలో 1/10 వంతుకు మించి అమ్మరాదు. అధికారం పొందిన ఉద్యోగులు కోరినప్పుడు మాత్రమే వారు నిర్ణయించిన ధరలకు అమ్మాలి. రివిన్యూ ఇన్స్పెక్టరునుండి, పైరివిన్యూ అధికారులు బ్లాక్‌మార్కెట్ నివారణకు నియమించిన పోలీసు ఉద్యోగులలో సబిన్స్పెక్టరునుండి పైవారు అవసరమనుకున్నప్పుడు నిల్వలను సోదాచెయ్యొచ్చు: వరుకు స్వాధీనం చేసుకోవచ్చు.

మదరాసు రాజకీయాలు

కృపలానీ హితబోధతో కర్తవ్యనిరూపణలేదు

21 వతేదీకి కాంగ్రెస్‌పార్టీ సమావేశం వాయిదా మరింత కాన్వాసింగుకు దారితీసింది

(మా రాజకీయ విలేఖరి)

మద్రాసు కాంగ్రెసుపార్టీ వ్యవహారాలను పరిదిద్దడానికి రాష్ట్రపతి కృపాలనీగారు వచ్చారు. ప్రకాశం ముఠాకు, ప్రతిపక్షీయులకు రాజీ కుదర్చడానికి ప్రయత్నించారు.

ప్రతిపక్షీయులు ప్రకాశంగారితో కాపురం చేయలేమన్నారు. ఆయన నాయకత్వంలో తమకు విశ్వాసం లేదన్నారు. ఒకప్పుడు హైకమాండును ధిక్కరించిన ప్రకాశంగారు తనదే కాంగ్రెసు పాలనీ, గాంధీ ఆశీస్సులు పొందానని చెప్పుకున్నారు. రాష్ట్రపతి రెండు రోజులు మదనపడి ఎన్నిమంతనాలు జరిపినా రాజీ సాధ్యపడలేదు.

13 వ తేదీ జన్మభూమి వ్రాసుకున్నట్లుగా మద్రాసు మంత్రివర్గంలో పుట్టిన పుండు నానాటికి విషమించి విషపూరితమై శస్త్ర చికిత్సకు పాల్పడేదాకా వచ్చింది."

రాజీనామా డిమాండు

రాజీ ప్రయత్నాలు విఫలమయ్యాక కృపాలనీగారు వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని ప్రకాశం గారికి తెలియజేసారు. అధికసంఖ్యాకులు వద్దన్నారు కాబట్టి ప్రకాశంగారు రాజీనామా యివ్వాలని డిమాండు చేసారట.

గత్యంతరం లేక ప్రకాశం పంతులుగారు తమ రాజీనామాను, సహాయ మంత్రుల రాజీనామాలను అధ్యక్షునికి అందచేసారట. వాటిపైన కాంగ్రెసు అధ్యక్షుని ద్వారా గవర్నరుకు అందచేయబడినట్లు ఉపసంహరించారట. "ఎవడీ కాంగ్రెసు అధ్యక్షుడు? ఇకనికేమి సంబంధము అని గవర్నరు త్రోసివేయవచ్చు. అందువల్ల వారివే తిన్నగా గవర్నరుకు రాజీనామాను అందచెయ్యవలసిందని" కృపలానీగారు కోరారు. "గవర్నరు ఊళ్ళోలేరు, రావడంతోనే తప్పకుండా అందచేస్తామని ప్రకాశం గారు తెలియజేసారు (ఆంధ్ర పత్రికనుంచి)

హి త బో ధ

12 వ తేదీ రాత్రి కృపాలనీగారు కాంగ్రెసు పార్టీ సమావేశాన్ని జరిపారు. దానిలో ఆయనిలా హితబోధ చేశారట:

"మన మందరము జెయిళ్ళకు పోయినప్పుడు నా దేశంకోసం త్యాగం చేస్తున్నాం అనే ధోరణిలో ఉండేవాళ్ళం. త్యాగంలో మనమంతా సమాన భాగస్థులమనే గర్వంతో ఉప్పొంగిపోయేవాళ్ళం. నేడో, అధికారం వచ్చేసరికి ప్రతివాడు తన త్యాగానికి ప్రతిఫలం పదవి అనే చింతలో పడిపోయారు. నా త్యాగానికేమీ మూల్యంఇస్తారంటున్నాడు. ఇది చాలా దురదృష్టమైన పరిస్థితి. మంత్రి పదవులు ప్రతివారు కోరుతూండే రెండేసి వారాల కొకసారి లాటరీ వేయవలసి వుంటుంది."

"ఇద్దరుమనుష్యులు ఒకొట్టొకరు దుష్టులని తిట్టుకున్నారంటే ఇద్దరూ దుష్టులేనని నమ్మవలసి వస్తుంది."

"ఒకర్ని అందగాండులంటే మరొకర్ని ద్రోహులంటాను."

"రాజీపడి సమరసభావంతో మెలగక పోతేమట్టుకు వచ్చేమూర్ఖ మంత్రివర్గం అట్టే కాలం నిలవబోదని హెచ్చరిస్తున్నాను.... ఈ పరస్పర అభిశంసన మార్గాన్నుండి వినమించి స్నేహ శాంతి మార్గానికి రమ్మని మీకు విన్నవించుకుంటున్నాను" అని కృపాలనీగారు కాంగ్రెసుపార్టీ సభ్యులను హెచ్చరించారు (ఆంధ్రపత్రిక రిపోర్టునుంచి)

రాష్ట్ర శాసనసభ కాంగ్రెసుపక్ష వ్యవహారాలను తాను ఆశించినట్లు కాకపోయినా అన్ని పక్షములకూ గౌరవప్రదమైన విధంగా కృపలానీగారు పరిష్కరించారని ఆంధ్ర పత్రిక (14 వ తేదీ) వ్రాసింది. విశ్వాస రాహిత్య తీర్మానం ప్రతిపాదకులు కోరిన ప్రకారం ప్రకాశంగారిచేత రాజీనామా యిప్పించారట.

ప్రకాశంపంతులుగారు కోరినట్లుగా విశ్వాసరాహిత్య తీర్మాన ప్రతిపాదకులుగాక కొత్తనాయకుని ఎన్నికకు కాంగ్రెసుపక్ష వార్షిక సమావేశాన్ని మార్చి 21 వ తేదీకి ఏర్పాటుచేశారట.

రోత వ్రాతలు

ఏమైనా కృపలానీగారిలా చేయడం ప్రకాశం పక్షం పత్రికలకు రుచించలేదు. 18 వ తేదీ సంపాదకీయంలో జన్మభూమి, "రాజీకి 24 గంటలు దాండా అని దబాయించిన రాష్ట్రపతి 2 రోజులు మదనపడి యెన్ని మంతనాలు జరిపినా క్రియకట్టలేము" అని అసంతృప్తిపడింది.

"ఆయన (కృపలానీ) ప్రకాశంగారిని గద్దె నుండి దింపడానికే హైకమాండు తరపున అమీనాగా వచ్చారని కొందరు - కాదు రాజీ చేసిపోతాడని కొందరు - కాదు ఢిల్లీనుండి కొత్త ప్రధానిని దిగుమతి చేయిస్తాడని కొందరు - అనుకుంటున్నారు."....

"మదరాసులో కాంగ్రెసు ప్రతిష్ఠ ఇప్పటికే మంటిపాలయింది - రాష్ట్రపతి రాక పెన్సిలిన్ వలె పని చేస్తు-దనుకున్నాము. పుండు మరింత రేగిందేకాని మానుపట్టే సూచనలేదు. ఇంకా జన్మభూమి తప్పెవరిదో నిర్ణయించాలి నిందనీ. అలా చేయకుండా "కలవండి! కలవండి" అనివట్టిమాటలు చెప్పిపోవడం వైష్ణవ మాయగావుందని ఆక్షేపించింది. 'లేక ఉభయులదీ సమాన దోషమే అనుకున్నారా యీ అసెంబ్లీయే రద్దుచేసి కొత్త ఎన్నికలు జరుపడం న్యాయమని విశ్వసించి యుండవలసింది" అని కోరింది.

ఈ దృష్టినుంచి గాకపోయినా కాంగ్రెసు పార్టీ అనుసరించుతున్న పాలసీని ప్రజలు ఆమోదించడంలేదనీ అందుచే అసెంబ్లీని రద్దుచేసి, మళ్ళీ ఎన్నికలు జరుపాలని మద్రాసు మెయిల్ పత్రిక 13 వ తేదీ సంపాదకీయంలో వ్రాసింది. విలక్షణం మంత్రివర్గాన్నిఏర్పరచడానికి అదొక్కటేమార్గమని మద్రాసు గవర్నరుకు సూచించింది.

అంటే ప్రకాశంగారి నాయకత్వం నిలబెట్టడానికి జన్మభూమిపత్రిక, కాంగ్రెసు పార్టీని అధికారంనుంచిదించి గవర్నరు 93 సెక్షన్ పరిపాలన సాగించమనడానికిమెయిల్‌పత్రిక - రెండూ ఎన్నికలు జరుపమని కోరుతున్నాయి. దృక్పథాలు వేరయినా ఫలితం ఒకటే.

ప్రకాశం రాజీనామా

చిత్తూరు జిల్లాలో పంచారంచేస్తున్న గవర్నరుకు ప్రకాశంగారు 12 తేదీన తమ రాజీనామాసంగతి టెలిగ్రాండ్వారా తెలియజేశారు. గవర్నరు అసెంబ్లీని టెలిగ్రామం ద్వారానే 16 వ తేదీకి వాయిదావేశారు.

14 వ తేదీ గవర్నరు మద్రాసు వచ్చారు. ప్రకాశంగారు రాజీనామా అందజేశారు.

కాని గవర్నరు రాజీనామాను ఆమోదించలేదు. వెంటనే మంత్రివర్గం ఏర్పడకపోతే బడ్జెటు సకాలంలో ప్యాసుకాదన్నారు. 93 వ సెక్షన్ ప్రయోగింపబడకుండా ఉండాలంటే, బడ్జెటు పూర్తిగా ఆమోదింపబడేవరకు ప్రకాశం మంత్రివర్గమే ఉండాలన్నాడు. ఇందుకు ప్రకాశంగారు సహజంగా అంగీకరించారు.

16 వ తేదీ అసెంబ్లీ సమావేశంలోప్రధాని ఒక ప్రకటన చేశారు. అందులో కేవలం 93 వ సెక్షను అమలు జరుగకుండా చూడటానికే మంత్రివర్గం యింకా ఉందన్నారు. లేకపోతే, అవిశ్వాస తీర్మానం పార్టీ నిబంధనల కనుగుణంగాలున్నా, లేకపోయినా తాము నైతికదృష్టితోనైనా రాజీనామా ఇచ్చివుండేవాడినని చెప్పారు.

అయితే, అవిశ్వాసతీర్మానం తర్వాతకూడ పార్టీమీదింగు నెంబరుల వ్యవధితో పందుకు వేశారని ప్రతిపక్షులంటున్నారు. కృపలానీ వచ్చినతర్వాతకూడ తనకు ప్రయోజనంలేదని నిశ్చయించుకున్నాకనే ప్రధాని రాజీనామా యిచ్చాడని వారి భావం.

వాయిదా ఫలితం

కృపలానీ కాంగ్రెసుపార్టీలోని తగవులను పరిష్కరించాడా అంటే లేదనే చెప్పాలి. హితబోధచేసి, సమావేశం వాయిదావేసి దక్షిణదేశ పంచారానికి పోయాడు.

దీని ఫలితం వివిధగ్రూపులు విపరీతమైన కాన్వాసింగు ప్రారంభించాయి. మొన్నటిదాకా అదివి కంట్రాక్టులో భాగస్వామి బెజవాడలో ఒక ముస్లింవర్తకుణ్ణి పోమలోనిలిచి వెంటనే 50 వేల రూపాయలు తీసికొని మద్రాసు రావలసిందిగా చెప్పారట. ఈవిధంగా కొత్త ఎన్నికకు రెండుముఠాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. లంచాలిచ్చి సభ్యులను కొంటారనే సందేహం రాష్ట్రమంతటా అవకాశంగా వ్యాపించాయి. ఒకపక్షానికి మెజారిటీ సంపాదించడానికి జమీందార్లు 5 లక్షలు చందా వేసారనీ, తిరగటియానికి సభ్యులకు 10 నుండి 25 వేలరూపాయలదాకా చెల్లించడానికి రెండో పక్షంవారు ప్రచారం చేస్తున్నారు. కృపాలనీగారు వద్దన్నదానినే చేస్తున్నారు. ఒకరినొకరు మరొకరు ద్రోహులంటు దుమ్మెత్తి పోసుకొంటున్నారు.

కృపాలనీ కర్తవ్యం

అధ్యక్షుడు హితబోధచేసాడేగాని కర్తవ్య నిరూపణచేయలేదు. పైగా సమావేశం వాయిదావేసి మరింత రభసకు అవకాశమిచ్చారు. గవర్నరు చెంగాట మార్గమునకే దారియిచ్చారు.

21 వ తేదీ సమావేశంలోనే అధ్యక్షుడు తన బాధ్యతను నెరవేర్చాలి. ప్రజా విశ్వాసాన్ని సంపాదించేకార్యక్రమాన్ని కాంగ్రెసు పార్టీ వెంటనే అమలుజరిపేలాగ చూడాలి. ప్రజాకార్యక్రమంపై కాంగ్రెసు పార్టీలో నిజమైన ఐక్యత వస్తుంది. విలక్షణం మంత్రివర్గం ఏర్పడుతుంది

(1) దొంగ వ్యాపారాన్ని అరికట్టి ప్రజలకు జీవితావసరవస్తువులన్నిటినీ కంట్రోలు ధరలకు అందజేయాలి. ఇందుకు ప్రజల సహకారాన్ని పొంది, దొంగవ్యాపారస్థులను కఠినంగా శిక్షించాలి.

(2) కార్మికులకు జీవనోపాధికి అవసరమైన కనీస జీతాలను వెంటనే అమలు జరుపాలి.

(3) రైతులు పండించే ధాన్యాదులకు న్యాయమైన కనీసధరలను గ్యారంటీ చేయాలి. వారికి అవసరమైన బట్టలు, వ్యవసాయ పనిముట్లు ఎరువులు వగైరా కంట్రోలు ధరలకు రైతులకు అందజేయాలి.

(4) ప్రజాస్వామిక సూత్రాలకు కాము కట్టుబడి వుంటామని రుజువు చేయడానికి లోకల్‌బోర్డు చట్టాన్ని సవరించి, 18 యేండ్లు వచ్చిన వయోజనులందరికీ ఓటింగు హక్కు నివ్వాలి.

(5) ప్రజల పౌరసత్వాలను నాశనం చేస్తున్న 'పబ్లిక్ సేఫ్టీ' చట్టాన్ని వెంటనే రద్దుచేయాలి. రాజకీయఖైదీలందరినీ వెంటనే విడుదలచేయాలి.

(6) ప్రభుత్వ కాలంలో లంచగొండితనం విపరీతంగా పెరిగింది. మంత్రివర్గం పైనకూడ అనేక నిందలు ప్రచారంలో వున్నాయి. లంచగొండితనాన్ని విచారించి తగిన చర్యతీసికోవాలి. అందుకొరకు వెంటనే విచారణ కమిటీ నియమించాలి.

వ్యాపారస్థులకు బొగ్గు

ఫిబ్రవరి 15 వరకు వచ్చిన దరఖాస్తులకుకూడ యిస్తారు

బెజవాడ, మార్చి 17

బొగ్గు పంపకందార్లు అయిన పద్మనాభయ్యగారి క్రింది విజ్ఞప్తి చేస్తున్నారు.

1946-47 సంవత్సరం పర్మిట్లియాపుగాను ఫ్యాక్టరింగుకుగాను బొగ్గుకోసం టి. యు. డి. ద్వారా పెట్టుకున్న దరఖాస్తులలో 14-1-47 తేదీలోగా డిస్ట్రిబ్యూటరుకు చేరినవాటికి మాత్రమే బొగ్గుయివ్వాలని లోగడ మద్రాసు కోల్ కంట్రోలరుగారు తెలియజేశారు. తిరిగి ఇప్పుడు 15-2-47 తేదీలో కలుపుకునివేశ దరఖాస్తులన్నిటికీకూడ బొగ్గుసప్లయిచేయవలసిందిగా 10-3-47 వ తేదీగల ఉత్తరంద్వారా తెలియజేశారు. కాబట్టి కొత్త ఉత్తర్వుప్రకారము బొగ్గుతీసుకోవలసిన రైతులంతా కోల్ కంట్రోలర్ యిన్స్పెక్టర్లనుండి పర్మిషన్లుతెచ్చి యిచ్చి బొగ్గు తీసికొని వెళ్ళగలందులకు ప్రార్థన.

ప్రజానృత్యాలనిషేధం

రాష్ట్ర ప్రజానాట్యమండలి ఆర్గనైజర్ ఖండన

బెజవాడ, మార్చి 17

ఆంధ్రరాష్ట్ర ప్రజానాట్యమండలి ఆర్గనైజర్ జి. రాజారావుగారు యిలా ప్రకటన చేస్తున్నారు:

ఈమధ్య బొంబాయి కాంగ్రెస్ మంత్రివర్గం అఖిలభారత ప్రజానాట్యమండలివారి కొన్ని నృత్యాలను పాటలను నిషేధించింది. అందులో మొదటిది కాశ్మీర్ ప్రజా పోరాటాన్ని చిత్రించే బ్యాలెట్. రెండవది నావికుల తిరుగుబాటులో ప్రదర్శించిన వీరుల అమరగాథ. మూడవది మతకలహాలకు వ్యతిరేకంగా ఐక్యతను ఉద్బోధించే మూకాభినయం. నాల్గవది "భాగో లండన్ జావో" (పరిగెత్తి లండన్ పారిపోరా) "మునో యే హింద్ కే రహనేవాలో" (వినండోయ్ - భారతీయులారా - వినండి) అనే పాటల్లో ముఖ్యమైన చరణాలు.

కవులు, గాయకులు, నటులు, కార్మికులు, రైతులు - ప్రజలందరూ వీటినెంతో మెచ్చుకున్నారు. వారు ఈనిషేధాజ్ఞను విని ఆశ్చర్యపోయారు. వీటన్నింటిలో వుండే ముఖ్య సందేశం ఒక్కటే. అది "సామ్రాజ్యవాద వ్యతిరేకత."

ఇటువంటి దేశభక్తియుతమైన కళారూపాల్ని నిషేధించడంలో అర్థంలేదు. మన జాతీయ గీతాలను నాటకాలను నిషేధించడం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు అలవాటు. కాని కాంగ్రెస్ హయాంలో యిల్లాంటి ఘోరం జరగడం దారుణం. "దేశమును ప్రేమించుమన్నా" అనడం తప్పా? "మత కలహాలు మానండి—హిందూ ముస్లిములు ఐక్యంకండి!" అని ప్రబోధించడం ద్రోహమా?

ఇప్పటికి నాలుగు సంవత్సరాలుగా భారతదేశంఅన్నిమూలలప్రజానాట్యమండలిశాఖలు ప్రజాజీవితాన్ని చిత్రిస్తూ, దేశభక్తినిపెంపొందిస్తూ కళా రూపాల ద్వారా ప్రజా సేవ చేస్తున్నవి. ప్రజల అభిమానాన్ని చూరగొన్నవి. వీటికి చేయూతనివ్వడానికి బదులు నిషేధించడం కాంగ్రెస్‌కు తగను. బ్రిటిష్ అడుగుజాడల్లో నడవడం అప్రతిష్ఠ. ఇకనైనా యీఅర్థంలేని నిషేధాన్ని వెంటనే ఉపసంహరించుకోవలసిందిగా బొంబాయి కాంగ్రెస్ మంత్రివర్గాన్ని ఆంధ్ర ప్రజానాట్యమండలి తరపున కోరుతున్నాను.

కళాకేత్తలూ, కళాభిమానులు, రచయితలూ ఆంధ్ర ప్రజానాట్యమండలి ప్రాథమిక యూనిట్లన్నీ యీ నిషేధాజ్ఞను రద్దు చేయవలసిందిగా తీర్మానించి, బొంబాయి ప్రధానికి వెంటనే అందచేయాలి. (కాపీలు ఆ.ప్ర.నా. మండలికి, పత్రికలకు పంపండి.) ప్రజా సంస్థలన్నీ యీ విషయంలో మాకు చేయూత నివ్వాలని కోరుతున్నాను.

అనంతపురం జిల్లాలో ప్లేగు వ్యాధి

అనంతపురం, మార్చి 14

అనంతపురంలో దాదాపు నెలదినాలనుండి ప్లేగు వ్యాధి విజృంభిస్తూంది. ఇప్పటికి కొమ్మిదిమంది చనిపోయారు. ప్లేగు వ్యాధి వ్యాప్తికాకుండా ప్రభుత్వం, మున్సిపాలిటీలు తగు శ్రద్ధతీసుకోవాలి. ముఖ్యంగా 'ఇనాక్యులేషన్' వ్యాధివున్న పరిసర ప్రాంతాలలో, ప్రతివారికి ఇవ్వాలి. ప్లేగుఎక్కువగా వ్యాపించిన పాతూరు,పరిసరప్రదేశాలలో "ఫ్యూమిగేషన్" సాగించాలని గంగప్పగారు వ్రాస్తున్నారు.

ఆంధ్రకాంగ్రెసు రాజకీయ మహాసభ

అధ్యక్షుని ఎన్నిక

బెజవాడ, మార్చి 16

రాబోయే ఆంధ్రరాష్ట్ర రాజకీయమహాసభ అధ్యక్షుడుగా 14 జిల్లాలలో 10 జిల్లా కాంగ్రెసు కమిటీలు శ్రీ దుగ్గిరాల బలరామ కృష్ణయ్యగారిని సూచించారు. కాబట్టి ఆయన మహాసభకు అధ్యక్షుడుగా ఎన్నుకొనబడ్డారని ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ కందుల ఓబులరెడ్డి ప్రకటిస్తున్నారు.

రైల్వే కార్మికులందరూ "ప్రధాన కోర్కెలవారం జరపాలి" మార్చి 18 నుండి 24 వరకు

యం. యస్. యం. కార్మికనాయకుని ప్రకటన

బెజవాడ, మార్చి 17

యం. యస్. యం. రైల్వేయూనియన్ ఆర్గనైజరు క్రిందిప్రకటన చేస్తున్నారు.

యం. యస్. యం. రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ సెంట్రల్‌కౌన్సిలు మార్చి 18 నుంచి 24 వరకు ప్రధానకోర్కెల వారమును జరపాలని నిర్ణయించింది.

ఈ వారంరోజులలో యూనియన్ బ్రాంచీలన్నీ, గ్యాంగు సెక్షన్లలో, మిగతా కేంద్రాలన్నిటిలో, సభలు వూరేగింపులుజరిపి, రైల్వేకార్మికుల ప్రధానకోర్కెలను ఐక్యకంఠంతోచాటాలి. జీతాలకమిషన్, రైల్వే బోర్డులయొక్క కాలయాపనసంధాను, కార్మికుల కోర్కెలను నిరాకరించేందుకు వేస్తున్న యెత్తులనుఖండిస్తూ,పూర్తిహక్కులను అంగీకరించేట్లుగా బలమైన వత్తిడి తీసుకురావాలి

దీనికిగాను ఈవారంలో జరుపు బహిరంగ సభలకు, వూరేగింపులకు రైల్వేకార్మికులను మాటికి మారుపాళ్ళు సమీకరించి, ఆందోళన తీవ్రతరం చేయాలి. రైల్వేకార్మికుల ఆందోళనను ప్రజానీకమంతా బలపర్చేట్లు చేయాలి. రైల్వేబోర్డు, కాంగ్రెసునాయకులు, ప్రజలను రైల్వేకార్మికులపైన వునికొల్పి రైల్వేకార్మికులపోరాటాన్ని దెబ్బకొట్టేందుకు, హక్కులను యెగవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ యెత్తును భగ్నంచేయాలంటే, రైల్వేకార్మికులకు అండగా ప్రజానీకాన్ని సమీకరించాలి, రైల్వేకార్మికులు తమజీతాల పెంపుదల మొదలగు హక్కులకొరకే కాకుండా, ప్రజల ప్రయాణసౌకర్యంనిమిత్తం రైలుమార్గాలు లేనిచోట్లవాటిని వేయాలనీ, మూడవతరగతి పెట్టెలలో సౌకర్యాలు యెక్కువచేయాలనీ, వాటిచార్జీలను తగ్గించాలనీ పోరాడుతున్నారనే విషయం పూర్తిగా ప్రజలలో ప్రచారం చేయాలి, ప్రజలలో రైల్వే కార్మికులు ఒక ముఖ్యభాగమనేది చాటాలి. ఇతర కార్మిక సంఘాలను ప్రజా సంఘాలను కలుపుకొని యీ వారమును జరపటంద్వారా ప్రజానీకాన్ని కూడా సమీకరించగల్గుతాం.

రైల్వేలమీద అధికారం చెలాయిస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దయాదాక్షిణ్యంగా రైల్వేకార్మికుల హక్కులను ప్రసాదించటం కల్ల. లోగడ వాయిదా వేయబడిన దేశవ్యాపిత పోరాటానికి రైల్వే యూనియన్లన్నీ తిరిగి సిద్ధపడాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ వారంలో యెంత బలీయంగా కార్మికులను, వారికి అండగా ప్రజలను సమీకరించగల్గుతామో అంత విజయవంతంగా తిరిగి పోరాటానికి సంసిద్ధం కాగల్గుతాం. పోరాట వ్యతిరేకులైన విచ్ఛిన్నకులను, రైల్వేబోర్డు యేజంట్లను కార్మికులనుంచి దూరం చేయగల్గుతాం.

"కనీసకోర్కెల దినోత్సవం"

రాష్ట్ర కార్మికసంస్థల విజ్ఞప్తి

రాజమండ్రి, మార్చి 15

అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ తీర్మానంప్రకారం ఆంధ్రరాష్ట్రములోని కార్మికులందరూ యీనెల 18 వ తేదీని "కనీస కోర్కెల దినోత్సవం" జయప్రదంగా జరపాలంటూ ఆంధ్రరాష్ట్ర మున్సిపల్, లోకల్ బోర్డు యంప్లాయీస్ యూనియన్ సహాయ కార్యదర్శి ముత్యాల దినఅప్పలస్వామిగారు, ఆంధ్రరాష్ట్ర బట్టలు లాగుడుబండ్లు, బండ్ల కార్మికసంఘం కార్యదర్శి కె. సుబ్బారావుగారు విజ్ఞప్తి చేస్తున్నారు.

బస్ కార్మికులలో సమ్మె పరిస్థితులు

కలెక్టరుతీర్పు అమలు జరగలేదు

బెజవాడ, మార్చి 16

ఫిబ్రవరి 6 వ తేదీని కలెక్టరుగారిముందు కృష్ణాజిల్లా మోటారు యజమానులకు, కార్మికులకు రాజీ జరిగింది. దానిలో (1) డ్రైవరుకు 60—0—0 కండక్టరుకు 43—0—0, చెకింగు యినస్పెక్టరుకు, స్టాండు సూపర్‌వైజరుకు 41—0—0, క్లీనరుకు 31—0—0, అందరికీ రోజుకు 8 అణాలు బేటా యివ్వాలని నిర్ణయం జరిగింది (2) సమ్మెలో తొలగించినవారి నందరినీ పనిలో పెట్టుకోవాలన్నారు. (3) వర్కుషాపు వర్కర్ల జీతాలు హెచ్చింపు దుస్తులు, శలవులు, ప్రావిడెంటుఫండు మొదలైనవి నిర్ణయించవలసినదిగా ఏర్పాటుచేసేరు శ్రీవెంకటేశ్వర కంపెనీవారు ఎగగొట్టిన రు 6000 బేటా యివ్వడానికి నిర్ణయం జరిగింది. కాని, వీటిలో అన్ని షరతులను మోటారు యజమానులు కాలదన్నారు.

ఆంధ్ర కంపెనీ యజమానులు యూనియన్ కోశాధికారి జిల్లా ఆర్గనైజర్లు, ఆయిన నరసింహారెడ్డి, బాలకోటయ్య, రామయ్య గార్లతో సహా 14 మంది వర్కర్లను, సమ్మెలో ఉన్నారని, సమ్మెకు ప్రోత్సాహమిచ్చారనే నెపంతో పనులనుండి తొలగించారు.

జిల్లా కలక్టరుగారు తిరిగి వారిని పనిలో పెట్టవలసిందని ఆర్డర్లు జారీ చేసినా యింతవరకు పనులలో పెట్టలేదు. కార్మిక సంఘం కార్యదర్శిని లోబరచుకుని అతనికి వర్కుషాపులో మెకానిక్ ఉద్యోగమిచ్చి, ఉదయం 7 గంటలనుండి రాత్రి 10 గంటల వరకు పనిచేయిస్తూ యూనియన్ ఆఫీసుకు వెళ్ళకుండానూ, వర్కర్లను కలుసుకోకుండానూ చేస్తున్నారు. కలెక్టరు పరిష్కారం జరిగిన తేదీనుండి జీతాలు వగైరాలు అమలు జరపమంటే, యీ కంపెనీవారు మార్చి 1 నుండి అమలుజరపడానికి తమ స్వంత నిర్ణయం చేసారు.

క్లీనర్లకు బేటా యివ్వవలసి వస్తుందని వారిని లైనుమీదకు పంపకుండా వర్కుషాప్‌లో ఉంచిపనిచేయించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల డ్రైవర్లు కండక్టర్లు తమ పనులుమాని త్రోవలో మూటలు వర్దడం, బొగ్గు వెయ్యడం, నీళ్ళు పొయ్యడం స్టార్టు చేయడం మొదలగు పనులు చెయ్యాలి. బస్సు త్రోవలో ఆగిపోయి ప్రజలు నానా హింసల పాలవుతారు.

గోపాలకృష్ణ కంపెనీ యజమానులు వర్కర్లలో చీలికలుపెట్టి కొందరు ముఖ్యులకు రు 5—0—0 ల వంతున జీతాలుపెంచి వారిని లోబరచుకున్నారు.

యజమానులంతా కలిసి, లేబరు కమీషనరు ఆఫీసను మిగతవిషయాలపై నిర్ణయాలివ్వకుండా చేసారు. నిర్ణయాలివ్వవలసిన తేదీ గడిచిపోయి అప్పుడే 1 నెల అయింది.

మిగతా కంపెనీ యజమానులు యింతవరకు జీతాలే యివ్వకుండా ఊరుకున్నారు. వెంకటేశ్వర కంపెనీ ఆరువేల బేటా బకాయి యివ్వనేలేదు.

పైవిధంగామోటారుకంపెనీ యజమానులు రాజీ షరతులను కాలదన్ని వర్కర్లను సమ్మెకు రెచ్చగొడుతున్నారు. బెజవాడ, బందరు, గుడివాడ, నూజివీడు, మొదలగు అన్ని కేంద్రాలలోని వర్కర్లు ఆందోళన చెందుతున్నారు. మళ్ళీ సమ్మెపరిస్థితులేర్పడుతున్నాయి.

బందరు మున్సిపల్ కార్మికుల విజయం

బందరు, మార్చి 16

మున్సిపల్ బండ్ల పనివారికి జనవరినుండి రు.॥ 5 ల చొప్పున జీతం పెంపుదల చేయడానికీ, ఏప్రిల్‌నుండి కంట్రాక్టు పద్ధతిని మాని వెయ్యడానికీ, బందరు మున్సిపల్ కమీషనర్ అంగీకరించారు. ఈ కోర్కెలకోసం కొద్ది రోజులనుండి కార్మికులు సమ్మె చేస్తున్నారు. కమీషనరు అంగీకరించిన తర్వాత కార్మికులు పనుల్లోకి వెళ్తున్నారు.

రాష్ట్రట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ ప్రతినిధుల సభ

బెజవాడ ఏప్రిల్ 19, 20 తేదీలలో

బెజవాడ, మార్చి 16

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి వెంకటేశ్వర్లు గారు (ఎం. ఎల్. ఏ.) క్రింది ప్రకటన చేస్తున్నారు:

ప్రథమ ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ మహాసభ రాజమండ్రిలో జరిగి దాదాపు రెండు సంవత్సరాలయింది. యీ కాలంలో మన ఉద్యమం ఎంతో అభివృద్ధి చెందింది. కార్మికులు అనేక పోరాటాలు సాగించి విజయం సాధించారు.

ఈరోజు మనంను అతిప్రాముఖ్యమైన సమస్య లెదుర్కొంటున్నాయి. నిరుద్యోగ పెనుభూతం వెన్నంటి వస్తోంది. యింకో వైపు మన నాయకులను అనేకమందిని అరెస్టుచేసి, మనఉద్యమాన్ని దెబ్బగొట్టాలని ప్రభుత్వం, యజమానులు కుట్రలు పన్నుతున్నారు. సమ్మెహక్కును లాగివేస్తూ చట్టాలుచేసి, మనలను నిరాయుధులుగా చేసివేస్తున్నారు. కాబట్టి యీ పరిస్థితినంతా సింహావలోకనంచేసి కార్యక్రమం వేసుకోవాలి. కనుక స్థానిక సంఘాలన్నీ యీ క్రింది సూచనలను వెంటనే ఆచరించాలి.

1 ప్రతి యూనియన్ 100 మంది సభ్యత్వానికి రు 3 ల చొప్పున అఫిలియేషన్ ఫీజు 10—4—47 లోగా చెల్లించాలి.

2. ప్రతి మూడుమంది సభ్యులకు ఒక ప్రతినిధిని ఎన్నుకొని 10—4—47 లోగా ఆఫీసుకు పేర్లను పంపాలి.

3. యూనియన్ కార్యకలాపాలను వివరంగా తెలియచేస్తూ 1—4—47 లోగా రిపోర్టులు పంపాలి.

4. తమ పరిశ్రమకు సంబంధించిన తీర్మానాలు తయారుచేసి 10—4—47 లోగా ఆఫీసుకు పంపాలి. ఈ తీర్మానాలే మహాసభలో చర్చించబడతాయి.

ఎజెండా:

(1) కార్యదర్శి నివేదిక. (2) జమా-ఖర్చులు, (3) నిబంధనావళిలో మార్పులు, (4) తీర్మానాలు, (5) జనరల్ కౌన్సిల్ కార్యనిర్వాహకవర్గ ఎన్నికలు.

కార్యక్రమం నిబంధనావళిలో మార్పులు వివరంగా నోటీసుద్వారా తెలియజేయబడును.

హిందీ టీచర్లపై ప్రభుత్వంచిన్నచూపు

బెజవాడ, మార్చి 15

ఇంతవరకు హిందుస్తానీ భాషకు ప్రభుత్వ ప్రోత్సాహము తగినంతగాలేదు. హిందుస్తానీ అవసరమును గుర్తించిన ప్రభుత్వముదానికి ఉచితస్థానం ఏర్పాటుచేయకపోవుట శోచనీయము మీదుమిక్కిలి ప్రస్తుతము ఏర్పాటు చేసిన హిందుస్తానీటీచర్లజీతములు 30-1-50 కూడా నిరుత్సాహముగనున్నవి. ఇతర పండితులు, ఉపాధ్యాయుల జీతములు పెంచినను, వీరిజీతములు పెంచకపోవుట దురూహ్యము. కాన వీరి జీతములు కనీసం 50-3-75 ఉండునట్లుగా ఏర్పాటు చేయవలసినదని సర్కారు వారిని కోరుచు ఆంధ్రరాష్ట్రహిందీ ప్రచార సంఘ కార్యవర్గమువారు, ది 8-3-47 న తీర్మానించిరి. సర్కారువారు ఈ విషయమున వెంటనే చర్యగైకొని జీతముల మార్పును వెంటనే అమలుపరచ గోరుచున్నామని ఎ. సీతారామయ్యగారు వ్రాస్తున్నారు.

బెజవాడ సరస్వతీటాకీస్‌లో
15-3-47 నుండి వారంరోజులు
ప్రత్యేక మేటనీ ఆటలు :
19 వ తేదీ సాయంత్రం 4 గంటలకు
20 వ తేదీ ఉదయం 10 గంటలకు
21 వ తేదీ ఉ॥ 10 గం. సా॥ 4 గం.
అఖిలభారత ప్రజా నాట్యమండలివారి
ధర్తీ కే-లాల్ (భూదేవి బిడ్డలు)
డైరెక్టరు : కె. అబ్బాస్

సోవియట్ యువకుల ఆటల పోటీల రీల్ గూడా చూపబడును.

కర్నూలులో కట్టెలు ధాన్యం కరువు

కర్నూలు, మార్చి 11

నిన్న సాయంత్రం జిల్లా కాంగ్రెసు కమిటీ అధ్వర్యాన పట్టణంలోని కట్టెల కరువు ... లోని ధాన్యంకరువుమీద సభ జరిగింది. శ్రీ జి. వెంకట... అధ్యక్షత వహించారు. ... (పట్టణ కాంగ్రెసు అధ్యక్షులు) ... రుమా ప్రభుత్వోద్యోగులు ... వలన కట్టెకరువు కర్నూలు ... పెరిగిందనీ వెంటనే తగినంత ... వచ్చేటట్లు ప్రభుత్వం చర్య ... కట్టెలు దొంగ మార్కెటుకు ... చేయాలంటే ధరలు విపరీతంగా ... వుండాలంటే కట్టెల మోపులు ... తీసివేసి వాటికి ఒక నిర్ణీతధరకు ... ర్లకు ఇవ్వాలని, ధాన్యం ఇతర ... దిగుమతిచేసి రాబోయే కరువును ... వలెనని తీర్మానాలు ప్రతిపాదించారు.

కమ్యూనిస్టుపార్టీ తరపున ... ఎ. హనుమంతరావు, జి. వి. ... పై తీర్మానాలను బలపరుస్తూ ప్రసంగించారు.

గన్నవరం పంచదార డిపో నిర్లక్ష్యం

గన్నవరం, మార్చి 1[illegible]

గన్నవరం డిపో డీలర్లు వారమునకు రెండుసార్లు అనగా మంగళవారము ... వారము అమ్ముతామని బోర్డు కట్టినారు ... వారమునకు రెండుసార్లు అమ్మటవలన ప్రజలకు చాల ఇబ్బందిగా వుండేది ... ఇప్పుడదికూడలేక ప్రజలు చాల అవస్థపడుతున్నారు. చిన్నడిపోలగు ... కొయ్యగూరపాడు గొల్లనపల్లి మొదలగు గ్రామాలకు 2 నెలలు కోటాలు ఇవ్వక వారిని నానా ఇబ్బందులు పెట్టుచున్నట్లు తెలుస్తుంది. వీరు గన్నవరంలో డిపో పెట్టినప్పటినుండి ఈ విధంగానే ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం వెంటనే వీరిపై తగుచర్య తీసుకొని ప్రజలకు కావలసిన పంచదార సక్రమముగా అందునట్లు చేయవలయునని శాస్త్రి రామయ్యగారు వ్రాస్తున్నారు.

దొంగబట్టల వ్యాపారి పట్టుబడ్డాడు

తెనాలి, మార్చి 14

కొల్లిపరవాస్తవ్యులు మువగాల కనకయ్య మురిగిపూడి వెంకటేశ్వర్లు అనేవారు కాయింటుగా గుడ్డలవ్యాపారం చేయుచున్నారు. అందులో కనకయ్యఅనే వ్యాపారి 12-3-47 తేదీ వుదయం తెనాలినుండి బస్సుపై లాంక్లాతుమీద ప్రింటింగ్ వేయబడిన 7 తానులగుడ్డను అధిక ధరలకు విక్రయించుటకు రహస్యంగా తీసుకొని వెళ్ళుచుండగా తెలిసికొని, హెచ్. సి. నెం 433 మస్తాన్, మరియు హెచ్. సి. నెం 421 శేషయ్య పోలీసులు బస్‌స్టాండ్‌లో పట్టుకున్నారు. నదరుకనకయ్యను అరెస్టుచేసి జామీనుపై విడుదలచేశారు. అప్పుడు మధ్యవర్తులుగా (1) కుప్పా వెంకటేశ్వర్లు, (2) తాళ్ళూరు భూషయ్య (3) కల్యాణం వీరయ్యగార్లు వున్నారని గట్టి రామయ్యగారు వ్రాస్తున్నారు.

ట్రూమన్ విధానం ప్రపంచ శాంతికి ముప్పు

(మొదటి పేజీ తరువాయి)

...తో అక్కడి జాతీయ పక్షాలకు బ్రిటన్ ...న అధికారాలు ఇవ్వవలసి వస్తుంది. ఈవిధంగా బ్రిటన్ పిడికిలిలోనుంచి జారిపోతున్న ఇండియాను తన పెత్తనం క్రిందికి లాక్కోవాలని అమెరికా కుట్రలు సాగిస్తుంది. ...ల్లో ఒక్కభాగంగా మధ్యధరా సముద్రంపై పూర్తి పెత్తనం సంపాదించడానికి ప్రయత్నిస్తూంది.

"ఆంగ్లో-అమెరికన్ కూటమి ఈ విధంగా బలపడుతూంది. బ్రిటన్ నానాటికి హీనస్థితికి దిగజారిపోతూంది. ఇక బ్రిటిష్ ప్రజలు జాగ్రత్తపడాలి. వెంటనే బ్రిటిష్ సేనలు గ్రీసును ఖాళీచేసి, అక్కడి ప్రజాపక్షాలకు ప్రజాతంత్ర వ్యవస్థను స్థాపించుటకు అవకాశమివ్వాలని ప్రభుత్వముపై లేబరుపార్టీ ఒత్తిడి తేవాలి. ఆంగ్లో-సోవియటు ఒడంబడికలోని లోపాలను తొలగించి, దాని వ్యవధిని పొడిగించాలని కోరాలి."

కార్మికసంస్థల ఆందోళన

ఫ్యాక్టరీ కార్మిక ప్రతినిధుల (షాప్ స్టూవర్ట్సు) వర్కింగుకమిటీ, బ్రిటిష్ ప్రభుత్వం ట్రూమన్ ప్రకటనను ఖండించాలని కోరుతూ ఒక తీర్మానంచేసింది. ట్రూమన్ విధానం మరొక ప్రపంచయుద్ధానికి పెద్ద ఉరుకు అని ఖండించింది.

దాతృత్వం ముసుగుతో దురాక్రమణతత్వం

'ప్రవ్దా' ఖండన

మాస్కో, మార్చి 15

సోవియటు కమ్యూనిస్టుపార్టీ పత్రిక 'ప్రవ్దా' ట్రూమన్ ఉపన్యాసంపై ఇలా సంపాదకీయం వ్రాసింది:

"గ్రీసుకు సాయంచేయడానికంటూ ట్రూమన్ తీసుకున్న నిర్ణయం గ్రీసు స్వాతంత్ర్యాన్ని తుడిచిపెట్టేస్తూంది. అమెరికా పెత్తనాన్ని నిర్దాక్షిణ్యంగా రుద్దుతూంది.

"గ్రీసుకు, టర్కీకి ప్రభుత్వ మిలిటరీ నిపుణులను పంపాలని, అప్పులివ్వాలనీ ట్రూమన్ చేసిన ప్రకటన ప్రపంచంలో చాల కలవరం కలిగించింది. ఆదేశాల ప్రజలకు మేలుచేయాలనే ఉద్దేశంతో కాదు ఈ నిర్ణయం తీసుకున్నది. విదేశ పెట్టుబడిదారులకు తొత్తులై, స్వదేశాల్లో ఇప్పటి దుస్థితినంతటినీ తెచ్చిపెట్టిన ప్రస్తుత గ్రీసు, టర్కీ ప్రభుత్వాలను పూర్తిగ బలపరచడమే ట్రూమన్ ఉద్దేశం.

"బ్రిటన్ స్థానాన్ని ఆక్రమించుకుంటామన్నాడు ట్రూమన్. గ్రీసులో బ్రిటన్ అనుసరించిన విధానాన్నే తాము కొనసాగించదలచుకున్నట్లు స్పష్టం చేశారు. దాతృత్వం ముసుగులో సామ్రాజ్యవాద దురాక్రమణకు తలపడుతున్నారని ఈ మాటలు స్పష్టం చేశాయి.

"భద్రతాసంఘం నియమించిన విచారణ సంఘం గ్రీసులో ఇంకా పరిశీలన సాగిస్తుండగనే ట్రూమన్ ఈ ప్రకటన చేయడం వింతగా ఉందని" విమర్శించింది. ట్రూమన్ విశదపరచిన విధానం మిత్రరాజ్య ప్రణాళికకు పూర్తిగా విరుద్ధమని ఖండించింది.

(ఇజ్వెస్టియా విమర్శన నిన్న ప్రచురించాం)

ట్రూమన్ కొత్త పంథా ప్రపంచ శాంతికి చాలా ప్రమాదకరమని మాస్కోలో వివిధ వర్గాలవారు వ్యాఖ్యానిస్తున్నట్లు విలేఖరులు తెలుపుతున్నారు. ఈ విధానం ముఖ్యంగా రష్యాకు వ్యతిరేకించడానికే ఉద్దేశింపబడిందని వారు అభిప్రాయపడుతున్నారు.

సోవియటుకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంక్రింద పడమటి దేశాలన్నీ కూటమిగా ఏర్పడాలని, చర్చిల్ లోగడ ఫుల్టన్‌లో చేసిన ఉపన్యాసంతో ఇది సరితూగుతుందని అన్నారు.

హిట్లర్ అడుగుజాడల్లో ట్రూమన్

యుగోస్లావియా విమర్శ

బెల్‌గ్రేడు, మార్చి 16

"అమెరికా ప్రభుత్వం ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం కలిగించుకో నిశ్చయించింది. నీతినియమంలేకుండా మిత్రరాజ్య ప్రణాళికను కాలదన్నడానికి ఒడిగట్టింది" అని యుగోస్లావియా కమ్యూనిస్టుపార్టీ పత్రిక 'బోర్బా' తీవ్రంగా విమర్శించింది.

"గ్రీసు, టర్కీ దేశాలను తమ దాసిన దేశాలుగ చేసుకోదలచిన అమెరికా సామ్రాజ్యవాదుల దుర్వాంఛ ఈ ప్రకటనలో మార్మోగుతూంది. దీని ప్రాధాన్యత అంతమాత్రమేకాదు. ప్రాచ్య, పడమటి ఆసియా, మధ్యధరా ప్రాంత దేశాలను కూడా దాసులుగా చేసుకోవాలనే దురుద్దేశం దీనిలో స్పష్టంగా కనిపిస్తూంది.

"ఈవిధంగా ప్రపంచ ప్రాబల్యంకోసం ప్రాకులాడడంలో అమెరికా సామ్రాజ్యవాదులు ఈనాడు అవలంబిస్తున్న పద్ధతులకు ప్రజాతంత్ర యూరప్ దేశాలపై ట్రూమన్ వేసిన అపవాదులు, సోవియటుపైనా, కమ్యూనిస్టులపైనా దుమ్మెత్తిపోస్తూ ఆయన పలికిన పలుకులూ ప్రబల నిదర్శనం.

"నాజీ హిట్లరుకూడా ఇలాంటి పద్ధతులనే అవలంబించాడు. పలుదేశాలను అణగద్రొక్కడానికే కాదు. బ్రిటిష్ సామ్రాజ్యంపై కూడా దెబ్బతీయడానికి అమెరికా ఈ పద్ధతులను అనుసరిస్తూంది.

"బ్రిటిష్ సామ్రాజ్యం ఈనాడు తీవ్ర సంక్షోభాన్నెదుర్కొంటూంది. దీని నదునుగా తీసుకొని, బ్రిటన్ పెత్తనంక్రింద ఉండిన ఒక్కొక్క స్థానాన్నీ స్వాధీనం చేసుకోడానికి అమెరికన్ సామ్రాజ్యవాదులు ప్రయత్నిస్తున్నారు.

బ్రిటను ఆత్మ వినాశకర పంథా

"బ్రిటిష్ పాలకవర్గం చెంబర్లేను సిద్ధాంతాలను వదలలేదు. సోవియటుపైనా, యితర ప్రజాతంత్రాలపైనా యుద్ధమే వీరి ప్రధానాశయము. ఆ యుద్ధాన్ని గురించి ఊహాలే వీరి ఆకాంక్షలు. ఆ దృక్పథంతోనే అమెరికాకు, సోవియటుకు తగాదా తెచ్చిపెట్టడానికి వీరు ఎంతకైనా సిద్ధపడుతున్నారు. ఇందుకోసమే వారు ఇతర దేశాల స్వాతంత్ర్యాన్ని కూడా అమెరికాకు బలి చేయడానికి ఒడిగడుతున్నారు. ఇప్పుడు గ్రీసు, టర్కీ దేశాల తలుపులను అమెరికా దురాక్రమణదారులకు తెరిచారు."

మిత్రరాజ్యసమితికి రూపం దిద్దవలసిన బాధ్యత అమెరికాదట

ఫిలడెల్ఫియా, మార్చి 15

అమెరికా వాణిజ్యమంత్రి ఈవేళ ఇలా ఉపన్యసించాడు:

"ట్రూమన్ ప్రకటనప్రకారం, అవసరం వస్తే, అమెరికా నౌకాబలం గ్రీసు, టర్కీ విషయాల్లో పరిమితంగానే జోక్యంకలిగించుకుంటాయి. మిగతా సహాయం అంతా విషయాలరూపంగానే ఉంటుంది. వీరు ఇప్పుడక్కడున్న మిలిటరీ, తదితర ప్రతినిధివర్గాలతో కలిసి పనిచేస్తారు." అతనింకా ఇలా అన్నాడు:

"అమెరికా తన బలాలను బాగా అభివృద్ధిచేసుకోవాలి. మిత్రరాజ్యసమితి శైశవావస్థలోనే ఉంది. దీనికి రూపం దిద్దవలసిన బాధ్యత అమెరికాపైనే ఉంది."

అమెరికా ప్లానులవివరాలు

ఆయా దేశాల్లో ధనరూపంగా జోక్యం కలిగించుకోవడం గురించి అమెరికా ప్రభుత్వం వేసిన ప్లానులను 'ఆర్మీ అండు నేవీ' అనే పత్రిక కొంత బయటపెట్టింది. దీని సంపాదకుడు అమెరికా విదేశాంగమంత్రి మార్షల్‌కు ఆప్తమిత్రుడు.

గ్రీసు, టర్కీలక్రింద 40 కోట్ల డాలర్లు, చైనాక్రింద 60 కోట్లు, కొరియాక్రింద 20 కోట్లు, ఆస్ట్రియాక్రింద 16½ కోట్లు, బాల్కన్ దేశాలక్రింద 20 కోట్లు, జర్మనీక్రింద 47½ కోట్లు, జపాను, తదితర పసిఫిక్కు దేశాలక్రింద 20కోట్లు, ఇంకా ఇతర దేశాలు కలుపుకొని మొత్తం 676 కోట్లు ఖర్చుపెట్టడానికి అమెరికా ప్రభుత్వం నిశ్చయించుకుందని ఈ పత్రిక తెలిపింది.

సైనిక, నౌకా, వైమానికశాఖల నిపుణులతోను, విదేశాంగమంత్రి అయిన మార్షల్‌తోను పూర్తిగా సంప్రతించే ట్రూమన్ ఈ నిర్ణయాలు చేశాడనికూడా ఈ పత్రిక బయటపెట్టింది.

'చైనా సమస్యపై చర్చలు కూడదు'

అమెరికామంత్రి మాట తప్పేడు

మాస్కో, మార్చి 18

చైనాలోని పరిస్థితులను గురించి, అనధికారికంగా చర్చించడానికి విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇటీవల నిర్ణయించుకున్నారు. ఈ అనధికార చర్చలకు చైనా ప్రతినిధినికూడా పిలవడానికి అంగీకరించారు. తన కుళ్ళంతా ఎక్కడ బయటపడుతుందో అని కొమింటాంగు ప్రభుత్వం దీనికి ఆక్షేపణ తెలిపింది. చైనాను గురించి చర్చించడానికి వీల్లేదంటూ విదేశాంగ సమావేశానికి ఈవేళ జాబు పంపింది. తన ప్రతినిధిని పంపనంది.

అమెరికా విదేశాంగమంత్రి వెంటనే దీనిని అవకాశంగా తీసుకొని, చైనాను గురించి ఏలాంటి చర్చలకు తాను అంగీకరించనని ఈవేళ తెలిపాడు. చైనాను గురించి వ్రాతమూలకంగా మాత్రమే ఒకరికొకరు తెలుపుకుందామన్నాడు.

నాజీ విధ్వంసనకు మలొటావ్ సూచనలు

మొన్నటి సమావేశంలో నాజీ విధ్వంసన కార్యక్రమం గురించి చర్చ సాగింది. ఈ కార్యక్రమంకూడా సరిగా సాగలేదని చెప్పి, మలొటావ్ యీ దిగువ సూచనలు చేశాడు:

"ఉద్యోగాల్లోఉన్న నాజీలనందరినీ వెంటనే తొలగించాలి. నాజీ నిర్మూలన కోర్టులు తమ పనిని త్వరగా ముగించేలా చూడాలి. నాజీ ముఖ్యులను వెంటనే శిక్షించాలి. కాని నాజీపార్టీ సభ్యులందరినీ బంధించడం అనవసరము. దేశమంతటా తమ ఉద్యమాన్ని సాగించుకోడానికి ప్రజాతంత్ర పక్షాలకూ, ట్రేడ్‌యూనియన్లకూ హక్కు ఇవ్వాలి. జర్మనీ దేశమంతటా ఒకేవిధమైన ఎన్నికలవిధానాన్ని అమలు జరపాలి. [illegible] దామాషా ప్రాతినిధ్యాన్ని అమలుజరపాలి. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్సు అధీన మండలాల్లో వ్యావసాయక సంస్కరణల నమలుజరుపాలి."

అమెరికా అధీనమండలంలో పనిచేస్తున్న జర్మన్ న్యాయాధికారుల్లో నూటికి 35 మంది వెనుకటి నాజీలే అని మలొటావ్ బయటపెట్టాడు. పత్రికాస్వాతంత్ర్యం పేరిట దురాక్రమణ తత్వాన్ని మళ్ళా ప్రచారం చేస్తున్న వారికి స్వాతంత్ర్యం ఇవ్వడం తగదన్నాడు.

అమెరికా విదేశాంగమంత్రి మార్షల్ మలొటావ్‌కు జవాబు చెబుతూ మలొటావ్ పేర్కొన్న న్యాయాధికారులు హిట్లరు ప్రభుత్వంలో కూడా ఆ పదవుల్లో ఉన్నవారేనని ఒప్పుకున్నాడు. కాని, తగు విచారణచేసి, వారికి నాజీపార్టీతో ఏమీ సంబంధంలేదని తెలుసుకున్న తరువాతనే వారికాపదవులు తిరిగి ఇచ్చారట.

జర్మన్ యుద్ధఖైదీలు

తరవాత జర్మన్ యుద్ధఖైదీల విషయం వచ్చింది. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్సులు తమవద్ద ఎందరెందరు యుద్ధఖైదీలున్నారో తెలిపారు. అమెరికా క్రింద 15,103 మంది జర్మన్ యుద్ధఖైదీలున్నారట. వారానికి వేయి మంది చొప్పున వీరిని ఇళ్ళకు పంపివేస్తున్నారట వీరూ. యుద్ధనేరస్తులుగా ఉన్నవారు కాక మరొక 16,875 మంది జర్మన్లు అమెరికా అధీన మండలంలో ఖైదీలుగా ఉన్నారట.

జర్మనీలో కాక ఇతర ప్రాంతాల్లో బ్రిటన్ క్రింద ఉన్న జర్మన్ యుద్ధ ఖైదీలు 4,35,295 మంది అట. వీరిలో ప్రస్తుతం నెలకు 17,600 చొప్పున ఇళ్ళకు పంపివేస్తున్నారట. బ్రిటిష్ అధీన జర్మనీలో ఎంతమంది ఉన్నారో తెలుపలేదు.

ఫ్రాన్సుక్రింద మొత్తం 6,31,488 మంది యుద్ధఖైదీలున్నారట. వీరిలో లక్షమందిని ఫ్రాన్సు పునర్నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు.

టాస్ ప్రకటన

రష్యాలో మొత్తం 8,90,532 మంది యుద్ధఖైదీలున్నారని సోవియటువార్తాసంస్థ టాస్ ఈవేళ ప్రకటించింది.

జర్మనీ లొంగిపోయిన తరువాత మొత్తం 10,13,874 మంది జర్మన్ ఖైదీలను సోవియటు ప్రభుత్వం విడుదలచేసి, ఇళ్ళకు పంపిందని టాస్ తెలిపింది.

బీదరైతులకు భూమి నివ్వాలి

రాష్ట్రంలో శాంతీ, అభివృద్ధీ దానిమీదనే ఆధారపడి వుంటాయి

మద్రాసు అసెంబ్లీలో రివెన్యూ మంత్రి

లీగు సభ్యుల అభివృద్ధి నిరోధక పంథా

మద్రాసు, మార్చి 16

మద్రాసు అసెంబ్లీ బడ్జెటు సమావేశంలో రివెన్యూమంత్రి కోరిన గ్రాంట్లమీద మహమ్మద్ ఇబ్రహీం తెచ్చిన కోతతీర్మానాన్ని బలపరుస్తూ బేగం అమీరుద్దీన్ మాట్లాడారు. జమీందార్లకు తగినంతప్రతిఫలం ఇవ్వాలనీ, ధాన్యం ఉత్పత్తి చెయ్యాలనే ఉత్సాహం తగ్గిపోతుందని భయం చూపుతూ వ్యవసాయాదాయాలపన్ను బిల్లుచేయకూడదనీ ఆమె అన్నారు.

ఎన్. ఎమ్. అన్వర్ రాష్ట్రంలోవచ్చిన ఆహారపదార్థాలకరువు వ్యవసాయంయొక్క హీనస్థితిని తెలుపుతూందనీ, వ్యవసాయానికి అర్హంగావున్న భూమిని ఇంకా వ్యర్థంగానే వుంచారనీ, ఆ భూముల వ్యవసాయంచేయడానికి శక్తివుండదు గనక సైన్యాలనుండి వచ్చినవారి కివ్వాలనే అభిప్రాయం తప్పు అనీ చెప్పారు. వ్యవసాయాదాయపు పన్ను వేసేటప్పుడు దారిచాలని ఆదాయంగల భూములపై పన్నువేయాలన్నారు.

హరిజనులు ఇతర వర్గాలతో సమానస్థితికి వచ్చేటందుకు తగిన సౌకర్యాలు, అనుకూలాలు ఏర్పరచాలని గోవిందదాసు చెప్పారు.

భూములు చిన్న చిన్న ముక్కలుగా విభజించబడకుండా శ్రద్ధ తీసుకోవాలని అబ్దుల్ మజీద్ చెప్పారు. భూములులేని వ్యవసాయకూలీలకు భూములు యిచ్చే బిల్లు ప్రభుత్వం చేయ తలపెట్టిందా అని అడిగారు. "మాజీసైనికులకోసం ప్రత్యేకించిన భూముల పంపక విషయంలో ప్రభుత్వం సంతృప్తికరంగా వ్యవహరించడంలేదు. భూములు ఇవ్వడంలో పార్టీ రాజకీయాలకు ప్రాముఖ్యత నిస్తున్నారు." —అన్నారు.

మలబారులో ప్రభుత్వానికి రైతుకూ మధ్యనున్న దళారులను రద్దు చేయరాదని శీతి సాహెబ్ కోరారు.

ముస్లిం సభ్యులందరూ రెవెన్యూశాఖలోని ఉద్యోగాలలో తగినంతమంది ముస్లిములకు ప్రాధాన్యత నివ్వడంలేదని అసంతృప్తి తెలిపారు.

చర్చలకు రివెన్యూమంత్రి సమాధానం ఇస్తూ రివెన్యూ శాఖలోని పెద్ద వుద్యోగులలో 8 వ వంతు (కోటాప్రకారం) ముస్లింలే యున్నారని లెక్కలు చూపించి తర్వాత రాష్ట్రప్రభుత్వపు రివెన్యూ విధానాన్ని యీవిధంగా తెలిపారు.

"పరిశ్రమలు అభివృద్ధిపరచి హెచ్చుమందికి పని కల్పించడం, భూములు లేనివారికి భూములివ్వడం అనే రెండు సమస్యలు సక్రమంగా పరిదిద్దకుంటే ఏదేశమూ శాంతి, అభివృద్ధి పొందలేదు. దేశంలో రైతులలోగల అశాంతి పెరుగుతుంది. కాని చట్టాలు ఒకరాత్రితో తయారయిపోవు. 100 కి 72 మంది రైతులు స్వంతానికి భూములు లేక రాత్రింబగళ్ళు కష్టపడి జమీందార్ల ఖజానాలు నింపుతున్నారు. ఇవన్నీ మనసులో వుంచుకొనే బిల్లు తేబోతున్నాం.

"మలబారులో మధ్యదళారీలను అందరినీ మిగిల్చితే రైతుకు మిగిలేదేమీ వుండదు. రైతుకు అనుకూలమైన చట్టం చేస్తాం.

"ఇప్పుడున్న పన్నుపద్ధతి పోవాలని అందరూ ఒప్పుకొన్నారు. ఆదాయంమీద పన్ను వుండాలో, శిస్తువృద్ధి క్రమానుసారంగా పన్నువేసే పద్ధతి వుండాలో మీరు నిర్ణయింతురుగాని. అంతవరకు ఆదాయపు పన్ను వేయకూడదనే దానికి అంగీకరించము. మన రాష్ట్రంలో ఇతరచోట్లకంటె రైతుల ఆదాయంఎక్కువ వదిలాము. యు. పి.లో 2వేల రూపాయలు పైబడినవారికే పన్ను వేస్తున్నారు. మన రాష్ట్రంలో వ్యవసాయపు [illegible] 5 వేల అవధి ఏర్పరిచాం. మేమంటే ఇంతతో పోనిస్తున్నాం. ఇప్పుడు భూస్వాములు దీనికే అంగీకరించకపోతే భవిష్యత్తులో ఇప్పటికంటె అధ్వాన్నం అవుతుంది. ముందు వారు ఇంతకంటె తీవ్రమైన శాసనాలు తెస్తారు. భూములు లేనివారు ఏర్పరచుకొన్న కోఆపరేటివ్‌లకు బంజరు భూములిచ్చాము. ప్రజలు నిర్మాణయుతంగా సిద్ధం అయితే ప్రభుత్వం భూములివ్వడానికి సిద్ధంగావుంది."

రాష్ట్రంలో ప్రజల ఇండ్ల సమస్యలను గురించి చెప్తూ, రివెన్యూమంత్రి గ్రామాలలో ప్రజలకు ఇండ్ల స్థలాలు ఏర్పరచడానికి తీవ్రమైన చర్యలు తీసుకోవలసివుందన్నారు. ఆ సంగతిని మంత్రివర్గం ఆలోచిస్తుందన్నారు.

తర్వాత కోత తీర్మానం ఉపసంహరించుకోబడింది.

సమావేశం సోమవారానికి వాయిదా పడింది.

బట్టల మిల్లులు 24 గంటల పనిచేయించాలి

నేడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కమ్యూనిస్టు సభ్యులు కామ్రేడ్ వి. వెంకటేశ్వర్లుగారు బట్టల మిల్లులను 3 షిఫ్టులుగా 24 గంటలూ పనిచేయించి ఎక్కువబట్ట తయారుచేయించడానికి ప్రయత్నిస్తున్నారాయని ప్రశ్నించారు. ఫ్యాక్టరీలలో పనిచేయించవలసిన షిఫ్టులు నిర్ణయించడానికి ప్రభుత్వానికి అధికారంలేదని కార్మిక మంత్రి సమాధానం ఇచ్చారు.

వెంకటేశ్వర్లుగారిమరియొక ప్రశ్నకు సమాధానమిస్తూ బకింగ్‌హామ్ కర్నాటిక్ మిల్లు కార్మికుల తగాయిదా పరిష్కారానికి ప్రయత్నించామనీ, ఇంకా ప్రయత్నాలు సాగిస్తామనీ గిరిగారు చెప్పారు.

చేనేతపారిశ్రామికులు వడుకునూలు నేసే బట్టలు వత్తిడి తెస్తున్నారాయని వెంకటేశ్వర్లుగారు ప్రశ్నించారు.

దానికిగిరిగారు అటువంటిదేమీ లేదన్నారు. "వడుకునూలు నేతకు అలవాటు పడ్డవారు కూడా మిల్లునూలు రేషన్ కార్డులు సంపాదించడంవలన మిల్లు నూలు పరపతి చిక్కుల్లో పడడమూ, వడుకునూలు నిల్వ వుండిపోవడమూ జరిగిందనీ, ఆ కారణంచేత ఇదివరకు వడుకునూలు నేతకు అలవాటుపడ్డవారికి మిల్లునూలు రేషన్ కార్డులు రద్దు చేశామనీ" చెప్పారు. వడుకునూలు వస్త్రాలు చేయలేకపోతే మరల మిల్లునూలుకు రేషన్ కార్డు ఇస్తామన్నారు.

గొప్ప నాటక ప్రదర్శనం

గుంటూరు శ్రీ ఏకాదండయ్యపంతులుగారి హాల్లో

25-3-47 రాత్రి 10 గం. మంగళవారం

కృష్ణాజిల్లా ప్రజా నాట్యమండలివారిచే ★ అపనింద

అను సాంఘిక నాటకం ప్రదర్శింపబడును

రచన: సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు

డైరెక్టర్: కోడూరు అచ్చయ్యగారు :: పి. వి. సుబ్బారావు, సెక్రటరీ.

రేట్లు వరుసగా రు. 3-12-0, 2-12-0, 1-9-0, 0-10-0

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada.

END OF ISSUE